క్లుప్తంగా

కళాశాల నిర్మాణానికి విరాళం



ఎమ్మెల్యేకు విరాళం అందజేస్తున్న దాత కృష్ణ

షాద్‌నగర్: దాతల సహకారంతో పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి మంగళవారం మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత దేవగిరి కృష్ణ రూ.51వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు విరాళానికి సంబంధించిన నగదును అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చాకలి నర్సింలు, జాంగారి జంగయ్య, రాజు, రవి, జగన్, శేఖర్, తిరుపతి యాదవ్, వెంకటేశ్‌గౌడ్, చిన్న శివరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో ప్రత్యేక పూజలు



హోమం నిర్వహిస్తున్న వేద పండితులు, భక్తులు

కొత్తూరు: మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు కుంభమేళ, సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయంలో యజ్ఞ, హోమాలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేడుకల్లో గ్రామస్తులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, శివశంకర్‌గౌడ్, నాయకులు హరినాథ్‌రెడ్డి, నర్సింహ, ఆలయ కమిటీ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీలో కాన్పుల సంఖ్య పెంచాలి

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి



అస్పత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న డాక్టర్ విజయలక్ష్మి

కేశంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుల సంఖ్యను పెంచాలని షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పాల్గొని ఓపీని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రోగులతో ప్రేమగా ఉండాలని, గ్రామాల్లో బీపీ, షుగర్ రోగులకు మందులను అందించాలని సూచించారు. గర్భిణులకు హైరిస్క్ కాకుండా నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలన్నారు. గర్భిణులకు పోషకాహారం గూర్చి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిత, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఉపేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మెర్సిలిస్, హన్మంతు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎల్లమ్మ బోనాలు



బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు

చేవెళ్ల: మండలంలోని కేసారం గ్రామంలో మంగళవారం ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య బోనాల ఊరేగింపుతో ఆలయానికి చేరుకొని గ్రామదేవతకు బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. బోనాల వేడుకలకు గ్రామ నాయకులు, పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం, నాయకులు అనంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులనే ఎంపిక చేయండి

- పథకాల అమలులో పారదర్శకత తప్పనిసరి
- గ్రామసభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
- ఆయా గ్రామాల్లో అర్హుల జాబితాను వెల్లడించిన అధికారులు
- అనర్హులను చేర్చారంటూ నిలదీసిన ప్రజలు
- నూతన దరఖాస్తుల స్వీకరణ



కొత్తూరు 1వ వార్డు సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్



మొయినాబాద్‌రూరల్: ఎన్కెపల్లి సభలో మాట్లాడుతున్న తహసీల్దార్ గౌతమ్‌కుమార్

కొత్తూరు: సంక్షేమ పథకాల అమలులో అర్హుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో నిర్వహించిన వార్డు, నందిగామ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి నిరుపేదలనే అర్హులుగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ పాలనలో అర్హులకు అన్యాయం చేసినట్లు ఆరోపించారు. అధికారులు రాజకీయ, నాయకుల ఒత్తిళ్లకు గురికాకుండా న్యాయంగా జాబితాలను తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, నాయకులు సుదర్శన్‌గౌడ్, వీరమోని దేవేందర్‌ముదిరాజ్, శివశంకర్‌గౌడ్, ప్రభాకర్, శేఖర్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, కౌన్సిలర్ మాధవి, మహేశ్‌గౌడ్, శివగౌడ్, నవీన్‌చారి, శ్రీను పాల్గొన్నారు.

అర్హుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాం

మొయినాబాద్‌రూరల్: ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారందరి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించామని మండల తహసీల్దార్ గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎన్కెపల్లి, ముర్తుజాగూడ, అమ్డాపూర్ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంరోజులుగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై నిర్వహించిన సర్వే వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేసుకోనివారు ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎన్కెపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, అమ్డాపూర్ పంచాయతీ కార్యదర్శి కవితరెడ్డి, అమ్డాపూర్ ప్రత్యేక అధికారి దేవిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎవరూ ఆందోళన చెందొద్దు

మొయినాబాద్: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని శ్రీరాంనగర్, వెంకటాపూర్, మేడిపల్లి, మొయినాబాద్, రెడ్డిపల్లి, చందానగర్ గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రస్తుతం జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికపై నిలదీత



కేశంపేట: పాపిరెడ్డిగూడలో తమ పేర్లు లేవని అధికారులను నిలదీస్తున్న గ్రామస్తులు

కేశంపేట: మండల పరిధిలోని అల్వాల, చౌలపల్లి, దత్తాయపల్లి, ఎక్లాస్‌ఖాన్‌పేట, కాకునూర్, కేశంపేట, కొత్తపేట, నిర్దవెల్లి, పాపిరెడ్డిగూడ గ్రామాల్లో అధికారులు మంగళవారం గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు పాల్గొని రైతు భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితాను ప్రజలకు వివరించారు. అదేవిధంగా జాబితాలో పేర్లు లేనివారు ఆయా పథకాల్లో నూతనంగా మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. పాపిరెడ్డిగూడ గ్రామసభలో వెల్లడించిన జాబితాలో వచ్చిన పేర్లలో అర్హులతో పాటు అనర్హులు ఉన్నారని ప్రజలు అధికారులను నిలదీశారు. అనర్హుల పేర్లను తొలగిస్తామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు గ్రామస్తులకు తెలియజేశారు. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభను కేశంపేట సీఐ నరహరి, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి సందర్శించి, గ్రామసభ తీరును పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరికి అందిస్తాం



షాద్‌నగర్‌రూరల్: వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎంపీడీఓ బన్సీలాల్



చేవెళ్లలో ప్రజలకు వివరాలు తెలియజేస్తున్న ఎంపీడీఓ హిమబిందు

షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వం నిరుపేదల కోసం అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని ఎంపీడీఓ బన్సీలాల్ అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్ట అన్నారం, మొగిలిగిద్ద, చించోడ్, విఠ్యాల, వెలిజర్ల, కిషన్‌నగర్, లింగారెడ్డిగూడ, దూసకల్, కమ్మదనం తదితర గ్రామాల్లో అధికారులు గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలికట్టలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎంపీడీఓ మాట్లాడుతూ.. నిజమైన అర్హులను గుర్తించేందుకు గ్రామసభలను నిర్వహిస్తున్నామని, అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేర్లు నమోదు చేసుకోలేనివారు ఉంటే ఈ సభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, అంబ భవానిమాత దేవాలయ చైర్మన్ రాజు, మాజీ వార్డు సభ్యులు బుడ్డ నర్సింహ, శ్రీపాదరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృపాదరెడ్డి, సునీత, యూసుఫ్‌మియా, శివ, పిట్టల బాలయ్య, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, ఏఈఓ తేజ్‌కుమార్, హెచ్‌ఎం సక్కుబాయి, నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తప్పులు తడకగా జాబితా

చేవెళ్ల: మండలంలోని చేవెళ్ల, ఆలూరు, మిర్జాగూడ, తంగడపల్లి తదితర గ్రామాల్లో ప్రత్యేకాధికారులు గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలకు సంబంధించి అధికారులు సిద్ధం చేసిన సర్వే జబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలలో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. రేషన్ కార్డులకు గతంలో దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు వచ్చాయి అనటంతో తాము దరఖాస్తులు చేసుకోలేదని కొందరూ.. చేసుకున్న మా పేర్లు రాలేదని మరికొందరూ వాపోయారు. ఆయా గ్రామాల్లో అధికారులను నిలదీశారు. సాగుకు యోగ్యం కాని భూముల విషయంలో అధికారులు సిద్ధం చేసిన జాబితాలో తప్పులు తడకగా ఉన్నాయని, సాగు చేసే భూములు కూడా సాగుయోగ్యం కాని జాబితాలో చేర్చారని, ప్లాట్లు ఉన్న భూముల వివరాలు మాత్రం చేర్చలేదని ఆరోపించారు. అధికారులు మాత్రం ఇది తాత్కాలికమైనదని అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అభ్యంతరాలు ఉంటే కూడా సరిచేస్తామని చెబుతున్నారు. దీంతో ప్రజలు గ్రామ పంచాయతీల వద్ద దరఖాస్తులకు క్యూ కడుతున్నారు.

ప్రమాద రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్



షాద్‌నగర్ రూరల్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్

షాద్‌నగర్‌రూరల్: వాహనదారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించేందుకు తమవంతు తోడ్పాటు నందించాలని ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎంవీఐ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సీఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవీఐ వాసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, దీంతో ఎంతో మంది ప్రమాదాల బారినపడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారన్నారు. అనంతరం ఎంవీఐ వాసు మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, ద్విచక్ర వాహనాలను నడిపేవారు హెల్మెట్‌లను ధరించాలని సూచించారు. వాహన యజమానులు తప్పనిసరిగా వాహన పత్రాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐ మహ్మద్ ఫర్హాన్ హనీఫ్, సిబ్బంది వినయ్‌కుమార్, సంతోష్‌రెడ్డి, రాజేశ్, భూపాల్, శ్రీకాంత్, యువసత్తాయూత్ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, నాయకులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండాలి

చేవెళ్ల: ప్రజలు, వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ సీఐ వెంకటేశం అన్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలో మంగళవారం చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాదాచారులు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. పాదాచారులు రోడ్లు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జీబ్రా క్రాసింగ్‌ల వద్దనే రోడ్డుదాటాలని సూచించారు. వాహనదారులు అతి వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ అశోక్, సిబ్బంది పి.శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

పశువుల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి

కొత్తూరు: పశువుల పెంపకంలో కాపరులు, రైతులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని మండల పశువైద్యురాలు స్ఫూర్తి తెలిపారు. మండల పరిధిలోని కొడిచర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులకు కృత్రిమ గర్భదారణ, నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో వైద్యుడు ముక్కంటి రాజ్, సిబ్బంది చంద్రయ్య, రాజ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి సహకారం



చెక్కు అందజేస్తున్న దాత ప్రతాప్‌రెడ్డి

చేవెళ్ల: అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయని ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనే ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని పామెన గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి మంగళవారం పీఏసీఎస్ చైర్మన్ గోనే ప్రతాప్‌రెడ్డి 1 లక్ష రూపాయల విరాళం చెక్కును గ్రామ మాజీ సర్పంచ్ గోపాల్‌రెడ్డి, ఆలయ మిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాత ప్రతాప్‌రెడ్డిని శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎర్రగోపాల్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, గ్రామస్తులు కృష్ణ, సుందర్, రఘు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు

ఎమ్మెల్యే కాలె యాదయ్య



శంకర్‌పల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి: అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారులకు సూచించారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో నిర్వహించిన వార్డుసభలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ నెల 25 నుంచి వాటిని అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

దరఖాస్తుల స్వీకరణ..

మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు తమకున్న సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటికి అధికారులు వివరణ ఇచ్చి, ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి



మద్దూరులో మాట్లాడుతున్న మధుసూదన్‌రెడ్డి

షాబాద్: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని సోలిపేట్, మద్దూరు, తదితర గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించేందుకు నాయకులు కృషి చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. నేటి నుంచి 24వ తేదీవరకు నిర్వహిస్తున్న గ్రామ సభలలో దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన వాటిని సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జనవరి 26 నుంచి లబ్ధిదారులకు కొత్తకార్డులు జారీ, భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు అందజేస్తామన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న సభల్లో అర్హులను గుర్తించి పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఖాజామియా, నరేందర్, నాయకులు రాంరెడ్డి, సుధాకర్‌గౌడ్, విగ్నేశ్‌గౌడ్, బాల్‌రాజు, ఆంజనేయులు, దశరథ్, రాజేందర్‌రెడ్డి, హరికిషన్‌రెడ్డి, సుభాశ్‌రెడ్డి, యాదయ్య, ప్రభాకర్, తదితరులు ఉన్నారు.

హామీలు అమలు చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య



మాట్లాడుతున్న జంగయ్య

మొయినాబాద్‌రూరల్: ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని పేర్కొంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సజ్జనపల్లి గ్రామంలో సీపీఐ మండల కార్యవర్గ సమావేశం మండల కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సీపీఐ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న చేవెళ్ల నియోజకవర్గ సీపీఐ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. హామీల అమలుపై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, సీపీఐ కార్యదర్శి కె.శ్రీనివాస్, మాజీ కార్యదర్శి మోహన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, మల్లేశ్, వెంకటయ్య, రత్నం, జలీల్, జహంగీర్, సురేందర్‌రెడ్డి, చంద్రకళ, మాణమ్మ, శ్యామ్‌సుందర్, లక్ష్మణ్, రాంచందర్ పాల్గొన్నారు.

ఇక నుంచి షాద్‌నగర్‌కు బస్సులు

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్



సమావేశంలో మాట్లాడుతున్న బాబర్‌ఖాన్

షాద్‌నగర్: పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న పలు ఆర్టీసీ డిపోల బస్సులు ఇక నుంచి షాద్‌నగర్‌కు వచ్చి వెళ్తాయని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, మహబూబ్‌నగర్ నుంచి ప్రయాణికులు బస్సులో షాద్‌నగర్‌కు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బైపాస్ నుంచి వెళ్లే బస్సులు షాద్‌నగర్ మీదుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, కర్నూల్, కొల్లాపూర్ డిపోలకు చెందిన బస్సులు షాద్‌నగర్ డిపో మీదుగా వెళ్లనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ రఘునాయక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పారదర్శకంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటై చేస్తున్న డ్రామాలను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశ్, నాయకులు ఖదీర్, రమేశ్, బచ్చలి నరేశ్, మహబూబ్ సయ్యద్, నరేశ్, శ్రీహరిగౌడ్, గంగనమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి

గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి



మాట్లాడుతున్న లక్ష్మీనర్సింహారెడ్డి

షాద్‌నగర్: బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రంథాలయాలు అభివృద్ధి చెందాయని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. షాద్‌నగర్‌లోని గ్రంథాలయాన్ని తామే నిర్మించామని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో రూ.4కోట్లతో గ్రంథాలయానికి నూతన భవనాన్ని నిర్మించామన్నారు. అదేవిధంగా కేశంపేటలో రూ.10లక్షలతో గ్రంథాలయ భవనానికి మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. కొందుర్గులో భవన నిర్మాణం కోసం దాతల సహకారంతో స్థలాన్ని సమకూర్చినట్లు పేర్కొన్నారు. కొత్తూరు ఉమ్మడి మండలంలో ఉన్న గ్రంథాలయాన్ని కూడ తామే అభివృద్ధి చేశామన్నారు. అదేవిధంగా గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, విద్యార్థుల కోసం ఎన్నో పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సమకూర్చామని, గత తొమ్మిదేళ్ల కాలంలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం తాము ఎంతో కృషి చేశామన్నారు. సమావేశంలో గ్రంథాలయ కమిటీ మాజీ సభ్యులు అందె మహేశ్వర్, గాదె సుధాకర్, జంగరాజ్, అల్లాడ శేఖర్, గడ్డం ఆంజనేయులు, మహ్మద్ సలీం, జగన్, అబ్దుల్ రావుఫ్ తదితరులు పాల్గొన్నారు.